సాక్షి సూర్యాపేట

శుక్రవారం, 25, అక్టోబర్, 2024



ఆశ చూపారు..

యువకులను, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని అధిక రాబడి ఆశ చూపి నిండా ముంచింది ఓ ఆన్‌లైన్ యాప్

- IIలో

సాగర్ సమాచారం



పూర్తిస్థాయి నీటిమట్టం : 590 అడుగులు	
ప్రస్తుత నీటి మట్టం	: 590 అడుగులు
ఇన్‌ఫ్లో	: 2,10,446 క్యూసెక్కులు
క్రస్ట్‌గేట్లు	: 1,62,000 క్యూసెక్కులు
విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా	: 29,273 క్యూసెక్కులు
కుడికాల్వ ద్వారా	: 10,200 క్యూసెక్కులు
ఎడమకాల్వ ద్వారా	: 6,173 క్యూసెక్కులు
ఏఎమ్మార్పీకి	: 2,400
వరద కాల్వకు	: 400

మూసీ సమాచారం



పూర్తిస్థాయి నీటి మట్టం : 645 అడుగులు	
ప్రస్తుత నీటి మట్టం : 643.60 అడుగులు	
ఇన్‌ఫ్లో	: 697 క్యూసెక్కులు
అవుట్‌ఫ్లో	: 996 క్యూసెక్కులు
ఎడమకాల్వకు	: నిల్
కుడికాల్వకు	: నిల్

న్యూస్‌రీల్

సీనియర్ సివిల్ జడ్జిగా ఫర్హీన్ కౌసర్ బాధ్యతల స్వీకరణ

చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జిగా ఫర్హీన్ కౌసర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. తుంగతుర్తి కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఆమె పదోన్నతిపై సూర్యాపేట కోర్టుకు వచ్చారు. ఇక్కడ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న పి.శ్రీవాణి సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డపుకు మల్లయ్య, సీనియర్, జూనియర్ న్యాయవాదులు స్వాగతం పలికారు.

మట్టపల్లి క్షేత్రంలో నిత్య కల్యాణం



తాళిబొట్టు చూపిస్తున్న అర్చకుడు

మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీ ప్రహ్లాద యోగానంద శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్య హోమం, మూలవిరాట్ స్వామికి పంచామృతాభిషేకం , ప్రత్యేకార్చనలు చేశారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలతో స్వామి, అమ్మవార్లను అందంగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం రక్తికట్టించారు. కల్యాణతంతులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, రక్షాబంధనం, మధుపర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయులను తయారు చేయాలి



మాట్లాడుతున్న వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్

నల్లగొండ రూరల్: ఉత్తమ ఉపాధ్యాయులను తయారు చేయారు చేసే బాధ్యత బీఈడీ అధ్యాపకులపైనే ఉందని ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. గురువారం ఎంజీయూలో బీఈడీ అధ్యాపకులు, కళాశాలల యాజమాన్యాలతో నిర్వహించిన ఒక రోజు శిక్షణ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఈడీ పాఠ్య ప్రణాళికలో మార్పులకు అనుగుణంగా బోధన సాగించాలన్నారు. సమాజానికి సేవలు అందించే మంచి పౌరులను తయారు చేసే అవకాశం ఉపాధ్యాయులు, అధ్యాపకులకు మాత్రమే లభిస్తుందన్నారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ రవి, ఆడిట్ సెల్ డైరెక్టర్ అంజిరెడ్డి, జయంతి, సరిత తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి, సంక్షేమం భేష్



కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, చిత్రంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్, ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్

- అన్నిరంగాల్లోనూ మెరుగైన స్థానంలో సూర్యాపేట
- రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ కితాబు
- కలెక్టరేట్ అధికారులతో సమావేశం.. వివిధ రంగాల ప్రముఖులతో ముఖాముఖి



ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, చిత్రంలో కలెక్టర్

భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్రశంసించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాల కార్యక్రమాలు బాగున్నాయని కొనియాడారు. వైద్య ఆరోగ్యం, విద్యారంగాలు మెరుగైన స్థానంలో ఉన్నాయని, ప్రత్యేకించి విద్యలో 2024లో పదో తరగతిలో 96.91 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు తరగతి గదుల్లో విద్యతోపాటు, చిన్న చిన్న చేతివృత్తులకు సంబంధించిన వస్తువుల తయారీ, చిన్న చిన్న పరికరాల వంటివి తెలియజేస్తే వారు ఇంకా విజ్ఞానవంతులు కావడానికి అవకాశం ఉందన్నారు. ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేయడం ద్వారా వారు ఎక్కువ జ్ఞానాన్ని పొందేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని ప్రజలను దారిద్ర్యరేఖనుంచి పైకి తీసుకువచ్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, రచయితలు, కళాకారులు అందర్నీ భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

ముందుగా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా సమగ్ర వివరాలను గవర్నర్‌కు వివరించారు. జిల్లాలోని ముఖ్యమైన దేవాలయాలు, మసీదులు, బౌద్ధ స్థలాలు, చర్చిలతోపాటు, గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉద్యానం, సంక్షేమం, నీటిపారుదల, విద్యుత్, పౌర సరఫరాలు, తదితర ముఖ్యమైన శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలపై సవివరంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ శాసన సభ్యురాలు నలమాద పద్మావతి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, జాయింట్ సెక్రటరీ భవానీ శంకర్, ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, హుజూర్‌నగర్, సూర్యాపేట, తిరుమలగిరి మున్సిపల్ చైర్‌పర్సన్లు గెల్లి అర్చన, అన్నపూర్ణ, అనసూయ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

జిల్లాను రోల్‌మోడల్ చేయడమే లక్ష్యం : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

దేశంలోనే అత్యధిక ధాన్యాన్ని రాష్ట్రంలో రైతులు పండిస్తున్నారని, రాబోయే రోజుల్లో వరిధాన్యం పండించడంలో సూర్యాపేట జిల్లాను రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా చేయాలన్నది తమ లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్‌ను సన్నధాన్యానికి ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలో నీటిపారుదల సౌకర్యం కింద 6.16లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రతి ఎకరాకూ సాగునీరు రావాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. సూర్యాపేటకు సంస్కృతి, సంప్రదాయాల పరంగా, చరిత్రపరంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

పర్యటన సాగిందిలా..

జిల్లాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పర్యటన విజయవంతమైంది. గురువారం ఉదయం 10.28 గంటలకు గవర్నర్ కలెక్టరేట్‌కు చేరుకోగా సుమారు మూడుగంటల పాటు పర్యటన కొనసాగింది. ముందుగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్‌లు గవర్నర్‌కు ఘనస్వాగతం పలికారు. 10.29 గంటలకు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. పౌరసంబంధాల శాఖ ఏర్పాటు చేసిన ఫొటోఎగ్జిబిషన్‌ను ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఇంగ్లిష్ పదజాలం, బొమ్మలతో గణితం మెళకువలు, కూడికలు, తీసివేతలు .. ఇలా ఈ స్టాళ్లలో ఉపాధ్యాయులు వివరించడంతో శ్రద్ధగా విన్నారు. అనంతరం జరిగిన అధికారుల సమావేశంలోనూ ఈ స్టాళ్ల ఏర్పాటును కొనియాడారు. సూర్యాపేటలో యంగ్ టీమ్ ఉందని, ఇతర ఏ జిల్లాలోనూ ఇలాంటి స్టాళ్లు ఏర్పాటు చేసి ఇంత వివరంగా చెప్పలేదన్నారు. 11.09 గంటలకు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పీపీటీ ద్వారా గవర్నర్‌కు కలెక్టర్ వివరించారు. పీపీటీ ద్వారా కలెక్టర్ వివరించిన తీరు బాగుందని మెచ్చుకున్నారు. 12.28 గంటలకు గవర్నర్ తన ప్రసంగాన్ని మొదలు పెట్టి దాదాపు 11 నిమిషాల పాటు మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ .. జిల్లా చరిత్రను వివరిస్తున్న సమయంలో గవర్నర్ ఆసక్తిగా విన్నారు.

ప్రముఖులతో ముఖాముఖి..

వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన పలువురు ప్రముఖులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు, డాక్టర్లు, అడ్వకేట్లు వారు చేసిన కృషిని గవర్నర్‌తో పంచుకున్నారు. పేరిణి రాజ్ కుమార్, వాలీబాల్ క్రీడాకారుడు సుధాకర్ రెడ్డి, నేషనల్ కబడ్డీ ప్లేయర్ రవీందర్ రెడ్డి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మధుసూదన్ రావు, విద్యారంగంలో కృషి చేసిన వెంకటేశ్వర్లు, కట్కూరి చంద్రారెడ్డి, తూము శ్రీనివాసరావు, వీర మహదేవ్, పంచాయతీ కార్యదర్శి ఉమారాణి, కళాకారులు కొత్త భద్రయ్యచారి, షేక్ ముస్తఫా, డాక్టర్ ఆనంద్, డాక్టర్ నందగోపాల్, అడ్వకేట్ శశిధర్, ప్రొగ్రెసివ్ ఫార్మర్ శేషు కుమార్, ఉత్తమ వ్యవసాయ జర్నలిస్టు ఎం.గోపయ్య, కవి పెద్దిరెడ్డి గణేష్, థియేటర్ ఆర్టిస్టు వేముల వెంకటేశ్వర్లు, కవి షీలా అవలీల, రచయిత జి.వెంకటేశ్వర్లు, సిమెంటు ఇండస్ట్రీ నుంచి డీవీఎస్సార్ రాఘవరావు, వేముల నాగరాజు, కెమికల్ ఇంజనీర్ రమేష్ బాబు, సాగర్ సిమెంట్ ప్రతినిధి రమణమూర్తి, అంతర్జాతీయ చెస్ క్రీడాకారులు దివ్య భవాని, ఎడవల్లి అనిల్ కుమార్ తదితరులు మాట్లాడారు. అనంతరం గవర్నర్‌ను మంత్రి ఉత్తమ్, కలెక్టర్ శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందించారు.



సమావేశానికి హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు



ముఖాముఖిలో పాల్గొన్న వివిధ రంగాల ప్రముఖులు

ఎంపీడీఓపై చర్య తీసుకోవాలి



ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న వివిధ శాఖల ఉద్యోగులు


- జాజిరెడ్డి గూడెం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉద్యోగుల ధర్నా
- అకారణంగా వేధిస్తున్న ఎంపీడీఓ వద్దంటూ నినాదాలు
- జెడ్పీ డిప్యూటీ సీఈఓ శిరీష విచారణ



విచారణ చేస్తున్న జెడ్పీ డిప్యూటీ సీఈఓ శిరీష

అర్వపల్లి: అకారణంగా తమను వేధించడంతోపాటు మహిళా సిబ్బంది పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న జాజిరెడ్డిగూడెం ఎంపీడీఓ పవన్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కార్యాలయ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు గురువారం అర్వపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అకారణంగా వేధిస్తున్న ఎంపీడీఓ వద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా శాఖల సిబ్బంది మాట్లాడుతూ కార్యాలయ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, ఉపాధిహామీ పథకం ఉద్యోగులను ఎంపీడీఓ చిన్నచూపు చూస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. అసభ్యకర మాటలతో మహిళా ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు సమయపాలన పాటించకపోవడంతో పాటు మహిళా ఉద్యోగులను తన వెంట రావాలని వేధిస్తున్నాడని పేర్కొన్నారు. మహిళలు కార్యదర్శులుగా ఉన్న పంచాయతీలకు నిత్యం తనిఖీలంటూ వెళ్లి ఇబ్బందులు పెడుతున్నాడని ఆరోపించారు. ప్రతి ఒక్క సిబ్బందిని దుర్భాషలాడుతున్నాడని చెప్పారు. దీంతో మానసిక వేదనకు గురై అనారోగ్యం పాలవుతున్నామని తెలిపారు. ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని లేకుంటే మూకుమ్మడిగా సెలవు పెట్టాలని తీర్మానించినట్లు వారు వెల్లడించారు. కాగా ఈ విషయమై సిబ్బంది.. జెడ్పీ సీఈఓ అప్పారావుకు ఫిర్యాదు చేయగా ఆయన వెంటనే డిప్యూటీ సీఈఓ బి.శిరీషను విచారణకు పంపించారు. దీంతో డిప్యూటీ సీఈఓ సిబ్బందితో మాట్లాడి వారి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. నివేదికను కలెక్టర్, సీఈఓలకు సమర్పించనున్నట్లు తెలిపారు. కాగా ఈ విషయమై ఎంపీడీఓ పవన్‌కుమార్‌ను వివరణ కోరగా తాను స్థానికంగా ఉంటూ రోజూ క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేస్తున్నానని, సిబ్బంది విధులకు సక్రమంగా రాకపోవడంతో మందలిస్తున్నానని చెప్పారు. అలాగే రోజూ కార్యాలయ సమయానికి వెళ్తున్నానని దీంతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

నారసింహుడికి నిత్యారాధనలు



నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకుడు

యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు ఘనంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలతో అర్చన చేశారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవలను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు.

అర్హులందరికీ ఉచిత న్యాయసేవలు అందిస్తాం

- జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీవాణి



ఉచిత న్యాయసేవ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీవాణి తదితరులు

చివ్వెంల(సూర్యాపేట) : అర్హులైనవారందరికీ ఉచిత న్యాయసేవలతోపాటు సహాయం అందిస్తామని సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సింగిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఉచిత న్యాయసేవా ,సహాయ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. న్యాయసేవ కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100 కాల్ చేయాలని, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో న్యాయ సహాయం కోరవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ పద్మజ, సిబ్బంది పాల్గొన్నారు.

ఆరు గ్యారంటీలను అమలు చేయాలి



మాట్లాడుతున్న మల్లు నాగార్జునరెడ్డి

భానుపురి (సూర్యాపేట) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరుగ్యారంటీలను వెంటనే అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురంలో గల ఐటీఐ కాలేజీలో నిర్వహించిన పార్టీ వన్‌టౌన్ మహాసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదన్నారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామని, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని మాటలకే పరిమితం అయిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ పెద్దలకు అనుకూలమైన నిర్ణయాలు చేస్తూ పేదలను విస్మరిస్తోందన్నారు. మహాసభలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టిపెల్లి సైదులు, కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, నరసింహారావు, వన్‌టౌన్ కార్యదర్శి వల్లపుదాసు సాయికుమార్, నాయకులు మద్ది అంజిబాబు, మామిడి సుందరయ్య, మామిడి పుల్లయ్య, లింగయ్య, కప్పల సత్యం, షేక్ సైదులు, భాగ్యమ్మ, పిట్టల రాణి, గుండెపురి శశిరేఖ, పోతురాజు లక్ష్మి, షేక్ గౌస్, ఎర్రయ్య పాల్గొన్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌కు చిక్కులు!

- జీపీల్లో వేగంగా క్షేత్రస్థాయి పరిశీలన
- మున్సిపాలిటీల్లో నత్తనడకన
- దరఖాస్తుదారుల నుంచి స్పందన అంతంతే..
- క్షేత్రస్థాయి బృందాలకు తప్పని తలనొప్పులు



ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల వివరాలు..

కేటగిరీ	దరఖాస్తులు	పరిశీలించినవి
పంచాయతీల్లో	13,808	6,200
మున్సిపాలిటీల్లో	66,000	6,800

పంచాయతీల్లో ఎల్–2 లాగిన్‌కు సిద్ధమైనవి 900

భానుపురి (సూర్యాపేట): ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) దరఖాస్తుల పరిశీలనలో చిక్కుముడులు ఎదురవుతున్నాయి. అధికారులు దరఖాస్తుల పరిశీలనకు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినా దరఖాస్తుదారులు మాత్రం రాకుండా మొహం చాటేస్తున్నట్లు సమాచారం. మున్సిపాలిటీలు, పల్లెల్లో ప్రభుత్వ భూములుఆక్రమించి ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు ఆరోపణలు ఉండడంతో కొందరు క్షేత్రస్థాయి పరిశీలనకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో మున్సిపాలిటీల్లో ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. అనుమతిలేని ప్లాట్ల క్రమబద్ధీకరణకు 2020లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ను తీసుకొచ్చింది. దీంతో అప్పట్లో జిల్లాలోని గ్రామ పంచాయతీల పరిధిలో 13,808, మున్సిపాలిటీల్లో 66వేల దరఖాస్తులు వచ్చాయి. వీటిని పెండింగ్‌లో పెట్టగా కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేయాలని ఆదేశించింది.

గ్రామ పంచాయతీల్లో ముమ్మరంగా..

గ్రామ పంచాయతీల్లో ఈ ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇక్కడ 13,808 దరఖాస్తులు రాగా అధికారులు 6,200 దరఖాస్తులను పరిశీలించారు. ఇందులో 900 దరఖాస్తులకు మొదటిదశలో ఓకే చెప్పారు. మున్సిపాలిటీల్లో 66వేల దరఖాస్తులు వచ్చినా 6,800 దరఖాస్తులను అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది.

మూడు దశల్లో ప్రక్రియ

ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలిస్తున్నారు. మొదట క్షేత్రస్థాయి పరిశీలనకు గ్రామ కార్యదర్శి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, నీటి పారుదల శాఖ అధికారులు వెళ్లి విచారణ చేయాలి. అన్ని సక్రమంగా ఉంటే ఎల్–2 లాగిన్‌కు పంపించగా డీపీఓ, మున్సిపాలిటీల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే ఫీజు చెల్లింపునకు మొబైల్‌కు మెసేజ్ వెళ్తోంది. ఫీజు చెల్లించిన తర్వాత లాగిన్–3కు వెళ్లి అదనపు కలెక్టర్ పరిశీలన పూర్తయ్యాక కలెక్టర్ ఆమోదానికి పంపించి క్రమబద్ధీకరిస్తారు.

ఫోన్ చేసినా స్పందించట్లే..

ఎల్‌ఆర్‌ఎస్ మొదటి దశలోనే క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుంది. గతంలో నామమాత్రంగా చేసి అనుమతులు ఇచ్చినా.. ప్రస్తుతం జియోట్యాగింగ్ చేయాల్సి ఉండడంతో పరిస్థితులు భిన్నంగా మారాయి. కొందరు అధికారులు ఫోన్ చేసినా రావడం లేదని, ఇతరులకు ఈ ప్లాట్లను విక్రయించడంతో మరికొందరు ఫోన్ చేసినా స్పందించడం లేదనితెలిసింది. సరైన పత్రాలు అందించకపోవడంతో ప్లాట్ల గుర్తింపు సిబ్బందికి కొంత కష్టంగా మారుతోంది. మరికొందరు దూరప్రాంతాల్లో ఉండి మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో ప్లాట్లు కొనుగోలు చేయగా.. వారు ఇంతదూరం రావడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది.

క్లుప్తంగా

27న ఉమ్మడి జిల్లా స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు

మునగాల: కోదాడలోని సీసీ రెడ్డి హైస్కూల్ నందు ఈ నెల 27న ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయిబాస్కెట్‌బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎండీ అజాంబాబా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న అండర్–14, 17 బాలబాలికలు పాల్గొనవచ్చునని తెలిపారు. పోటీల్లో పాల్గొనాలనుకునే క్రీడాకారులు తమ పాఠశాల ప్రిన్సిపాల్‌తో సంతకం చేయించిన బోనాఫైడ్ సర్టిఫికెట్‌తో పాటు ఆధార్‌కార్డు జిరాక్స్‌ను అదేరోజు బాస్కెట్‌బాల్ పోటల ఇన్‌చార్జి దేవరాజ్‌కు అందజేయాల్సి ఉంటుందన్నారు. వివరాలకు 9989457087 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

జాతీయ ఉత్తమ రైతుగా సయ్యద్ అలీ



కోదండ రెడ్డి నుంచి అవార్డు అందుకుంటున్న సయ్యద్ అలీ

కేతేపల్లి: మండలంలోని కాసనగోడు గ్రామానికి చెందిన యువరైతు షేక్ సయ్యద్ అలీ జాతీయ ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. సయ్యద్ అలీ గ్రామంలో తనకున్న ఆరెకరాల వ్యవసాయ భూమిలో గత నాలుగేళ్లగా డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి సాగుచేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నాడు. వ్యవసాయ శాస్త్రవేత్తలు నూతనంగా ఆవిష్కరించిన వరి వంగడాలను మొదట తన వ్యవసాయ భూమిలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తూ వాటి పునరుత్పత్తికి కృషి చేస్తున్నాడు. వ్యవసాయంలో నూతన పద్ధతులు అవలంబిస్తూ ఆదర్శంగా నిలిచిన సయ్యద్ అలీని భారతీయ వరి పరిశోధనా సంస్థ(ఐసీఏఆర్) జాతీయ ఉత్తమ రైతుగా ఎంపిక చేసింది. రైతు దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్సిటీలో రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి చేతుల మీదుగా ఆయన అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. కార్యక్రమంలో అటార్నీ డైరెక్టర్ ఎస్‌కే.మీరా, యూనివర్సిటీ వైస్ చాన్సలర్ జానయ్య పాల్గొన్నారు.

కంపోస్టు యార్డులు, సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ పరిశీలన



వర్మీ కంపోస్టు యూనిట్‌ను పరిశీలిస్తున్న మున్సిపల్ అధికారులు

సూర్యాపేట: మున్సిపాలిటీలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణలో భాగంగా నిర్వహిస్తున్న పారిశుద్ధ్య విధానాన్ని అధ్యయనం చేయడానికి నల్లగొండ జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్లు గురువారం బాలెంల, జమునానగర్ కంపోస్టు యార్డులను, సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించారు. అనంతరం మున్సిపాలిటీలో చేపడుతున్న తడి, పొడి చెత్త సేకరణ, చెత్తను వర్మీ కంపోస్టు, విండో కంపోస్టు చేస్తున్న విధానాన్ని మున్సిపల్ కార్యాలయంలో సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ బి. శ్రీనివాస్ వారికి వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు యూసుఫ్, దండు శ్రీను, రామదుర్గారెడ్డి, మున్వర్‌అలీ, బాలయ్య, భాస్కర్‌రెడ్డి, వీరేంద్ర, డీఈ సత్యరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



సూర్యాపేట కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. చిత్రంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి



విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను తిలకిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ



గవర్నర్‌ను సన్మానిస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి



గవర్నర్‌ను సన్మానిస్తున్న సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్



మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను పరిశీలిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ



పేరిణి నృత్యం చేస్తున్న విద్యార్థులు



నాట్యం చేస్తున్న చిన్నారి



పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలి

- మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ అల్తాఫ్ హుస్సేన్



ఎంజీయూలో ఎన్‌సీసీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న వైస్ చాన్సలర్ అల్తాఫ్ హుస్సేన్

నల్లగొండ రూరల్: జాతి నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) వైస్ చాన్స్‌లర్ అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. గురువారం ఎంజీయూలో ఎన్‌సీసీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రమశిక్షణ కల్గిన విద్యార్థులు జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్తారని యువత దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలన్నారు. విద్యార్థి దశ నుంచే సమాజంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థి దశలో ఎన్‌సీసీ పాత్ర కీలకమన్నారు. 31వ బెటాలియన్ కల్నల్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. అత్యవసర సమయాల్లో ఎన్‌సీసీ సేవలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఎన్‌సీసీలో శిక్షణ పొందిన విద్యార్థులు పారా మిలటరీ బలగాల్లో క్రమశిక్షణ కలిగిన అధికారులుగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎంజీయూ నుంచి 40 మంది క్యాడెట్లను ఎంపిక చేస్తామన్నారు. ఎన్‌సీసీ అధికారిగా మచ్చేందర్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎ. రవి, ఓఎస్‌డీ అంజిరెడ్డి, ప్రిన్సిపాల్ సుధారాణి, రేఖ, జగన్నాథ, హరీష్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

రామానుజన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి..

గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ గణితంలో చేసిన పరిశోధనలు భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయని, ఆయనను యువత, విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. గురవారం ఎంజీయూలో సైన్స్ కాలేజీ ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. శాస్త్రీయ పరిశోధనలకు గణితశాస్త్రం కీలకమన్నారు. అనంతరం 23న నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో సైన్స్ కాలేజీ డీన్ వసంత, ప్రిన్సిపాల్ ప్రేమ్‌సాగర్, కన్వీనర్ ఉపేందర్‌రెడ్డి, కోకన్వీనర్ హైమావతి, కిరణ్‌కుమార్, శ్రీనివాస్, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

బ్యాడ్మింటన్ జట్టును అభినందించిన వీసీ

ఈ నెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో జరిగే అంతర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ పోటీల్లో ఎంజీయూ తరఫున పాల్గొనేందుకు వెళ్తున్న జట్టును గురువారం వీసీ అల్తాఫ్ హుస్సేన్ తన చాంబర్‌లో అభినందించారు. ఈ పోటీల్లో రాణించి యూనివర్సిటీకి మంచి గుర్తింపు తేవాలని ఆకాంక్షించారు. వారి వెంట జట్టు మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి, కోచ్ నారాయణ ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళా కూలీ దుర్మరణం

- ఇద్దరికి గాయాలు



నీలమ్మ (ఫైల్)

నకిరేకల్: జాతీయ రహదారి దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళా కూలీ మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన నకిరేకల్ మండలం చందంపల్లి శివారులో గురువారం రాత్రి జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన లింగంపల్లి సోమయ్య, నీలమ్మ(42) దంపతులు తమ ఇద్దరు కూమారులతో కలిసి ఏడేళ్ల క్రితం నకిరేకల్‌కు వలస వచ్చి పన్నాలగూడెంలో నివాసముంటున్నారు. సోమయ్య పన్నాలగూడెం గడ్డ వద్ద పంక్చర్ షాప్ పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నీలమ్మ అప్పుడప్పుడు కూలీ పనులకు వెళ్తూ భర్తకు చేదోడువాదోడు ఉంటుంది. గురువారం నీలమ్మతో పాటు పన్నాలగూడేనికి ఎదుళ్ల జ్యోతి, భాగ్యమ్మ కలిసి చందంపల్లి శివారులో ఓ రైతు భూమిలో పత్తి ఏరేందుకు వెళ్లారు. సాయంత్రం తిరిగి ముగ్గురు కలిసి చందంపల్లి శివారులో జాతీయర రహదారి పక్కన నుంచి నడుచుకుంటూ పన్నాలగూడెం గ్రామ స్టేజీ వచ్చి హైవే దాటుతుండగా.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం నీలమ్మను ఢీకొట్టింది. దీంతో నీలమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. ఎదుళ్ల జ్యోతి, భాగ్యమ్మకు స్వల్పగాయాలయ్యాయి. నీలమ్మ మృతదేహన్ని 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కల్వర్టును ఢీకొని..



మహేష్ (ఫైల్)

బొమ్మలరామారం(తుర్కపల్లి): బైక్‌పై వెళ్తున్న యువకుడు కల్వర్టును ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన తుర్కపల్లి మండలంలో గురువారం జరిగింది. ఎస్‌ఐ తక్యూద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన సొన్నాయిల మహేష్(27) హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పని నిమిత్తం స్వగ్రామానికి వచ్చిన మహేష్ బైక్‌పై గురువారం రాత్రి తిరిగి హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో తుర్కపల్లి మండలం మాధాపూర్ గ్రామ సమీపంలో అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన మహేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఇసుక రీచ్‌ల ఏర్పాటు కోసం స్థల పరిశీలన



నర్సింహాపురం గ్రామ పరిధిలో పాలేరు వాగును పరిశీలిస్తున్న మైనింగ్ అధికారులు

మోతె: మండల పరిధిలో ఇసుక రీచ్‌ల ఏర్పాటు కోసం మైనింగ్ ఆర్‌ఐ వసుమతి గురువారం నర్సింహాపురం వద్ద పాలేరు వాగును పరిశీలించారు. వాగులో నీరు ప్రవహిస్తుడడంతో నీరు తగ్గిన తర్వాత వాగులో ఏ మేరకు ఇసుక లభిస్తుందో పరిశీలించి రీచ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఆమె వెంట ఇరిగేషన్ ఏఈ లింగయ్య, అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ మహమ్మద్ సోఫియానుద్దీన్, ఆర్‌ఐ మన్సూర్ అలీ, జూనియర్ అసిస్టెంట్ నాగయ్య ఉన్నారు.

పోలీసు కుటుంబాల డిమాండ్లను పరిష్కరించాలి



వేనేపల్లి పాండురంగారావు

మిర్యాలగూడ: పోలీసు కుటుంబాల డిమాండ్లను పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించాలని మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోలీసులు తమ హక్కుల కోసం పోరాడే అవకాశం లేనందున వారి కుటుంబ సభ్యులు ఆందోళన చేయడం వెనుక పోలీసులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని అర్థం చేసుకోవాలన్నారు. పోలీసు శాఖపై రాజకీయ నాయకులు విపరీతమైన ఒత్తిడి తెస్తుండడంతో పలు సందర్భాల్లో పోలీసులు ప్రజాకంటకులుగా మారే పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించిత పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షించి ప్రభుత్వానికి నివేదించి పరిష్కరించేలా కృషిచేయాలన్నారు.

పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలి

- గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వినతిపత్రం అందజేసిన మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి



గవర్నర్‌కు వినతి పత్రం ఇస్తున్న జగదీష్‌రెడ్డి, చిత్రంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సూర్యాపేటటౌన్: పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి కోరారు. గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని.. కనీసం నష్టాన్ని కూడా అంచనా వేసే ప్రయత్నం చేయడంలేదని విమర్శించారు. పత్తికి సంబంధించి మన రాష్ట్రం పట్ల కేంద్రం కూడా వివక్ష చూపిస్తోందన్నారు. గుజరాత్ రాష్ట్రంలో మాదిరిగా తెలంగాణ రైతాంగానికి రూ.8,257 మద్దతు ధర ఇప్పించాలని గవర్నర్‌ను కోరానన్నారు. పత్తి సాగుచేసిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న రూ.475 బోనస్‌ను కూడా ఇప్పించాలన్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్పటివరకు విధివిధానాలు కూడా సరిగా రూపొందించలేదని అన్నారు. ఈ విషయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని గవర్నర్‌కు ఇచ్చిన వినతి పత్రంలో జగదీష్‌రెడ్డి కోరారు.

తండ్రికి నెల మాసికం పెడుతూ కుమారుడు మృతి

- పిండప్రదానం అనంతరం కోనేరులో స్నానానికి వెళ్లి నీటమునిగిన యువకుడు



మహేష్‌చారి (ఫైల్)

ఆత్మకూరు.ఎస్(సూర్యాపేట): నెల రోజుల క్రితం తండ్రి మృతిచెందగా నెల మాసికం పెడుతూ ప్రమాదవశాత్తు కోనేరులో జారిపడి యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలంలోని పాత సూర్యాపేట గ్రామంలో గురువారం జరిగింది. నెల రోజుల వ్యవధిలో తండ్రి, కుమారుడు మృతిచెందడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగింది. పాత సూర్యాపేట గ్రామానికి చెందిన పోలోజు రుక్మాచారి అనారోగ్యంతో నెల రోజుల క్రితం మృతిచెందాడు. రుక్మాచారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు మహేష్ చారి (22) ఉన్నారు. మహేష్‌చారి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి రుక్మాచారి మృతిచెందడంతో మహేష్ నెల రోజులుగా గ్రామంలోనే తల్లి విజయలక్ష్మితో కలిసి ఉంటున్నాడు. గురువారం తండ్రికి నెల మాసికం పెట్టడం కోసం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి అందరూ పాత సూర్యాపేట గ్రామం సమీపంలోని చక్రయగుట్ట వద్దకు వెళ్లారు. తండ్రికి పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించిన అనంతరం స్నానం చేయడానికి మహేష్‌చారి గుట్టపై గల కోనేటిలోకి బంధువులతో కలిసి వెళ్లాడు. ఈ సమయంలో కాలుజారి మహేష్ చారి కోనేటిలో పడిపోయాడు. అతనికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. బంధువులు వెంటనే అందులోకి దూకి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. గ్రామస్తులు వచ్చి కోనేరులో వెతికి మహేష్‌చారి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లి పోలోజు విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ శంకర్ నాయక్ తెలిపారు.

ఎస్సీ వర్గీకరణ మంద కృష్ణకు ఇష్టం లేదు

- మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు పిడమర్తి రవి



పెద్దవూరలో జరిగిన మాదిగ జేఏసీ సమావేశంలో మాట్లాడుతున్న పిడమర్తి రవి

పెద్దవూర, మునుగోడు: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేయడం మంద కృష్ణమాదిగకు ఇష్టం లేదని మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు పిడమర్తి రవి ఆరోపించారు. మంద కృష్ణమాదిగ ఎస్సీ వర్గీకరణను బీజేపీతో సాధించుకుని రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నట్లు అనిపిస్తుందని పేర్కొన్నారు. మాదిగలపై ఆయనకు ప్రేమ లేదన్నారు. పిడమర్తి రవి గురువారం నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్, మునుగోడు నియోజకవర్గాల మాదిగ జేఏసీ సమావేశాల్లో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం 1994లో ప్రారంభమైన నాటికి, నేటికి మాదిగ జనాభాలో చాలా తేడా ఉందన్నారు. అందుకే రాష్ట్రంలో మాదిగలకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలన్నదే మాదిగ జేఏసీ డిమాండ్ అని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించగానే ఎస్సీ వర్గీకరణకు సిద్ధంగా ఉన్నామని అసెంబ్లీలో ప్రకటించి, మంత్రివర్గ ఉప సంఘం వేయడం, ఏకసభ్య కమిషన్‌కు జడ్జీని నియమించిన సీఎం రేవంత్‌రెడ్డి ఎలా మాదిగల ద్రోహి అవుతారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ముందుకు వస్తే మంద కృష్ణ మాదిగ అనేక అడ్డంకులు సృష్టిస్తున్నాడని మండిపడ్డారు. కూటమిలో మిత్రుడైనందునే ఆంధ్రలో ఎస్సీ వర్గీకరణ కోసం చంద్రబాబుపై మంద కృష్ణ మాట్లాడటం లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ కోసం బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశాల్లో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కురుపాటి సుదర్శన్, నాయకులు ఇరిగి గురునాథం, నక్క మహేష్, మేడి చంద్రస్వామి, జోగు గణేష్, నరేష్, జంగయ్య, బుడిగపాక లక్ష్మయ్య, కలకొండ పరమేష్, జిల్లా కొండలు, కుక్కమూడి ముత్యాలు, విద్యాసాగర్, సాంబయ్య, తుడుం మహేందర్, కొండల్ తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రిలో గుండెపోటుతో భక్తుడు మృతి

యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఆలయ, వైద్య సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మేకగూడ గ్రామానికి చెందిన దేశపాక పోశయ్య (55) గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రీశుడిని దర్శించుకునేందుకు వచ్చాడు. సాయంత్రం 4గంటల సమయంలో కొండపైకి దర్శనానికి వెళ్లారు. మాడ వీధిలోకి వెళ్లగానే పోశయ్యకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులకు తెలిపాడు. కుటుంబ సభ్యులు ఆలయాధికారులు బ్యాటరీ వాహనంలో చికిత్స నిమిత్తం పోశయ్యను కొండ కింద గల యాదగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య



రాజు (ఫైల్)

చౌటుప్పల్ రూరల్: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన సుక్క రాజు(36) భార్య ప్రియాంకతో కలిసి నాలుగు సంవత్సరాలుగా తన అత్తగారు గ్రామమైన చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలో అద్దెకు ఉంటున్నాడు. రాజు డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి. గురువారం మధ్యాహ్నం రాజు తన చెల్లికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం ఇచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుడి తండ్రి శంకరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ మన్మథకుమార్ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చల్లా యాదవరెడ్డి తెలిపారు.

బంగారానికి మెరుగు పెడతామంటూ మోసం

- ప్రత్యేక రసాయనాలతో పుత్తడిని కరిగించిన గుర్తుతెలియని వ్యక్తులు
- వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు

త్రిపురారం: బంగారు ఆభరణాలకు మెరుగు పెడతామని వచ్చిన ఇద్దరు వ్యక్తులు రసాయనాల్లో బంగారు గొలుసును ముంచి బరువు తక్కువ చేసి మహిళను మోసం చేశారు. ఈ ఘటన త్రిపురారం మండలం కామరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురంలో గురువారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంతకాలంగా పలు గ్రామాల్లో బంగారంతో పూసలు అల్లడం, మెరుగు పెడతామని ఇద్దరు వ్యక్తులు తిరుగుతున్నారు. గురువారం వారు లక్ష్మీపురం గ్రామానికి వచ్చారు. గ్రామానికి చెందిన కొంగరి సునీత తన బంగారు పూసలు గొలుసును వారికి ఇచ్చి మెరుగు పెట్టమంది. సదరు వ్యక్తులు తమ వద్ద ఉన్న ప్రత్యేక రసాయనాలతో సునీత ఇచ్చిన బంగారు గొలుసుకు మెరుగు పెట్టారు. కొద్దిసేపటి తర్వాత గొలుసు బరువు తక్కువ ఉన్నట్లు సునీత గమనించి గ్రామంలోని యువకులకు చెప్పడంతో వారు సదరు వ్యక్తులను వెంబడించి త్రిపురారం నుంచి కుక్కడం వెళ్లే పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలు సునీత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు త్రిపురారం ఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు.

ఆశ చూపారు.. నిండా ముంచారు

- కోదాడ కేంద్రంగా ఆన్‌లైన్ యాప్ దందా
- వేలల్లో పెట్టుబడి పెట్టండి.. లక్షల్లో తిరిగి పొందండని ప్రచారం
- యువత, నిరుద్యోగులే టార్గెట్
- అనంతగిరి, మునగాల, కోదాడ మండలంలో అధికంగా బాధితులు



యాప్ సమాచారంతో ముద్రించిన ఫ్లెక్సీ

కోదాడ: అరచేతిలో వైకుంఠం చూపుతూ యువకులను, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని అధిక రాబడి ఆశ చూపి నిండా ముంచింది ఓ ఆన్‌లైన్ యాప్. రూ.1800 పెట్టుబడి పెడితే రోజుకు రూ.60, నెలకు రూ.1800 చొప్పున సంవత్సరం పాటు ఆదాయం వస్తుందని నమ్మబలకడంతో కోదాడ పట్టణంతో పాటు అనంతగిరి, మునగాల మండలాలకు చెందిన పలువురు ఈ యాప్‌లో పెట్టుబడి నిండా మునిగారు. మొదట రెండు నెలలు కొంత మందికి డబ్బులు చెల్లించి వారిని ఎరగా చూపి వందల మందిని ఈ దందాలోకి లాగారు. ఆ తర్వాత డబ్బులు చెల్లించడం మానేశారు. ఈ యాప్‌లో మొదట చేరిన వారు తమకు తెలిసిన వారిని, బంధువులను చేర్పించడంతో వందల సంఖ్యలో బాధితులు తయారయ్యారు. దీనిలో రూ.1800 నుంచి రూ.54లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చని నిర్వాహకులు చెప్పడంతో ఎక్కువ మంది రూ.15,000 స్కీంలో చేరినట్లు సమాచారం.

అసలు ఏమి జరిగిందంటే...

నాలుగు నెలల క్రితం ఆన్‌లైన్‌లో ఆర్/జీఏ పేరుతో ఒక యాప్ వచ్చింది. దేశ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్యను తీర్చడంతో పాటు పేదలు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇవ్వడమే తమ లక్ష్యంగా ఈ యాప్‌లో పేర్కొన్నారు. తమ సంస్థ కార్యాలయాలు దేశ వ్యాప్తంగా ఉన్నాయని ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉందని చెప్పడంతో అనేక మంది నిరుద్యోగులు వీరిని నమ్మారు. సూర్యాపేట జిల్లా కేంద్రంగా కార్యాలయాన్ని ప్రారంభించిన ఒకరు కోదాడ, అనంతగిరి, మునగాల మండలాలకు చెందిన కొందరి యువకులను దీనిలో చేర్పించారు. వీరికి కొద్ది నెలలు డబ్బులు ఇవ్వడంతో వీరు తమ బంధువులు, స్నేహితులను ఇందులో చేర్పించారు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వడం మానేశారు. కోదాడ నియోజకవర్గ పరిధిలో దాదాపు 400 మంది బాధితులు ఉన్నారు.

విందులు, వినోదాలు..

ఈ యాప్‌లో చేర్పించడానికి పెద్ద ప్రచారం కల్పించారు. అనంతగిరి మండలానికి చెందిన ఒకరు తమ గ్రామంలో యువకులను చేర్పించడానికి పెద్దఎత్తున విందును ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇప్పుడు వారంతా మోసపోవడంతో లబోదిబోమంటున్నారు. చేర్పించిన వారు మాత్రం తమకేమీ తెలియదని, తాము కూడా మోసపోయామని చెబుతున్నట్లు సమాచారం.

కేసు నమోదు

సూర్యాపేట టౌన్: ఆర్/జీఏ యాప్ ద్వారా మోసపోయిన పలువురు బాధితులు గురువారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్‌జీఏ సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించారని, అవగాహన సదస్సులు పెడుతూ యాప్‌లో రు.1800 చెల్లించి చేరితే ప్రతిరోజు 4 నుంచి 5 యాడ్‌లు చూస్తే రోజూ రు.60 యాప్‌లో జమ చేసేవారని బాధితులు పేర్కొన్నారు. ఇలా జమ అయిన మొత్తాన్ని మంగళవారం సొంత అకౌంట్‌లోకి మార్చి విత్ డ్రా చేసుకునేవాళ్లమని, ఈ నెల 23న విత్ డ్రా కోసం యాప్‌ను చూడగా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 10వేల మంది బాధితులు ఉంటారని, జిల్లాలో ఈ సంస్థకు చెందిన రీజినల్ మేనేజర్ ఏనుగు శంకర్‌రావు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.